సాక్షి
శ్రీకాకుళం
గురువారం : 5 : జనవరి : 2023



ప్రజల సంక్షేమమే ధ్యేయం

ప్రజల సంక్షేమమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. - 8లో



రైస్‌మిల్లుల సీజ్

ప్రభుత్వ విధానాలకు సహకరించని రైస్ మిల్లులపై అధికారులు చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయని నాలుగు మిల్లులను సీజ్ చేశారు. - 8లో

8 నుంచి వర్సిటీకి సెలవులు

ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌కు ఈ నెల 8 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్ బుధవారం చెప్పారు. అదే విధంగా, ఉన్నత విద్యా మండలి కామన్ అకడమిక్ క్యాలెండర్ మేరకు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు ఈ నెల 11 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 18 నుంచి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.

న్యూస్‌రీల్

నేటి నుంచి రీజనల్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్

ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్, మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నుంచి మూడు రోజుల పాటు అంతర్ ప్రాంతీయ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.దామోదర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. 10 కళాశాలల నుంచి 472 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

నేడు జిల్లాకు వన్‌మేన్ కమిటీ

శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో బెంతుఒరియా, బోయి, వాల్మీకి కులాలపై అధ్యయనం చేసేందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్‌మేన్ కమిటీ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనుందని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5న కంచిలి, కొక్కిలిపుట్టుగ, కొన్నాయపుట్టుగ, 6న కవిటి, పెద్దబల్లుపుట్టుగ, తిప్పనపుట్టుగలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.

నేడు శాప్‌లీగ్ అథ్లెటిక్స్ ఎంపికలు

శ్రీకాకుళం న్యూకాలనీ: శాప్‌లీగ్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు గురువారం జరగనున్నాయని డీఎస్‌ఏ చీఫ్ కోచ్ ఎం.మాధురీలత ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉదయం 9 నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వేదికగా ఎంపికలు మొదలవుతాయని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు 6న కర్నూలులో జరిగే శాప్‌లీగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఎంట్రీఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు 85008 87999 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

పారదర్శకంగా ఓటర్ల జాబితా



మాట్లాడుతున్న ఓటరు నమోదు పరిశీలకుడు ఎం.బాబు

శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల నమోదు ప్రక్రియలో పొరపాట్లు సరిదిద్ది పారదర్శకంగా జాబితా రూపొందించాలని ఓటరు నమోదు పరిశీలకుడు ఎ.బాబు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్‌తో కలిసి ఓటరు నమోదు అధికారులు, సహాయ ఓటరు నమోదు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సమావేశాల్లో సూచనలు చేసినా అంతగా పురోగతి లేదన్నారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా 18–19 ఏళ్ల వయసు గల 16,003 మందిని ఓటర్లుగా చేర్పినట్లు తెలిపారు. ఓటర్ల నమోదులో బీఎల్‌ఓలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పారదర్శక జాబితాను రూపొందించలేదని ఓటరు నమోదు పరిశీలకుడు బాబు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి, నియోజకవర్గ స్థాయి ఓటరు నమోదు అధికారులు ఎ.రాజేశ్వరి, జి.జయదేవి, సీతారామమూర్తి, బి.శాంతి, వెంకటరామన్, సవరమ్మ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

నిరుపేదలకు వ్యవసాయ భూమి

శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో నిరుపేదలు వ్యవసాయ భూమి మంజూరు కోసం సమీప తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నవీన్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలువ్యవసాయం చేసుకునేందుకు వీలుగా ఆక్షేపణ లేని ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ చేసి డీ పట్టాలు మంజూరు చేసేందుకు గాను ప్రతిపాదనలు తయారుచేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.

నిర్దేశిత కొలతల్లో పనిచేస్తే వేతనం గిట్టుబాటు

గార: ఉపాధి హామీ పథకంలో భాగంగా టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్దేశించిన కొలతల్లో పనులు చేస్తే కూలీ గిట్టుబాటు అవుతుందని డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు అన్నారు. బుధవారం గార మండలం తూలుగు పంచాయతీ జాఫరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పూటలా పనిచేస్తే గరిష్ట వేతనం లభిస్తుందన్నారు. అనంతరం వేతనదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

డ్వాక్రా బజార్ చూసొద్దాం రండి

- ఆకట్టుకుంటున్న విభిన్న ప్రాంతాల వస్తువులు
- పెరుగుతున్న సందర్శకుల తాకిడి



బుడితి, సారవకోట నుంచి వచ్చిన కంచు సామగ్రి

శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద పురపాలక పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్–2023 సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అన్ని రకాల వస్తువులు లభ్యమవుతుండటంతో కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. 50కు పైగా ఏర్పాటైన ఈ స్టాళ్లలో జిల్లా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు ఇతర జిల్లాల్లో తయారైన వస్తువులు సైతం అందుబాటులో ఉంచారు.

ఎక్కడ



వేదిక	శ్రీకాకుళంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానం
వేళలు	ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు
ఎప్పటి వరకు	ఈ నెల 9వ తేదీ వరకు ప్రతి రోజూ



మాడుగుల హల్వా

ప్రధాన స్టాల్స్ ఇవే..



- అనకాపల్లికి చెందిన శ్రీసాయి సూర్య స్వయం శక్తి సంఘం, ఏలూరుకి చెందిన దుర్గా స్వయం శక్తి సంఘం తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్.
- కృష్ణా జిల్లా పెనమలూరు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రాంతి, పార్వతి, భార్గవీ సంఘాలు తయారు చేసిన చేనేత వస్త్రాలు.
- పిఠాపురం, చాగల్లు సంఘాలు తయారు చేసిన తీపి, కారం తినుబండారాలు.



- నాబార్డు ఆధ్వర్యంలో గిరిజనులు సేకరించిన వివిధ ఉత్పత్తులు, ప్రకృతి మూలికలు, చిరుధాన్యాలు.
- జలుమూరు మండలం గొటివాడకు చెందిన భవాని సంఘం రూపొందించిన రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు.



- సింగుపురం గ్రామానికి చెందిన శ్రీవిద్యా సంఘం వారు తయారుచేసిన అప్పడాలు, పూతరేకులు.
- శ్యాంపాలెంకు చెందిన గౌరమ్మతల్లి సంఘం తయారు చేసిన చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు.
- బుడితిలో తయారుచేసిన కంచు, ఇత్తడి వస్తువులు.
- సారవకోటకు చెందిన లక్కిగ్రూప్ తయారు చేసిన చుప్పులు, చేగోడీలు
- రాజాంకి చెందిన షిర్డీసాయి గ్రూప్ తయారు చేసిన సంప్రదాయ పొంగడాలు.
- కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన తిరుమల గ్రూప్ సేకరించిన కొర్రలు, ఊదలు, సజ్జలు.
- మబగాం నుంచి సూర్యోదయ సంఘం ఫ్యాన్సీ ఐటం, ఫొటో లేమినేషన్, గిఫ్ట్ ఆర్టికల్స్.

మహిళాభ్యున్నతే ధ్యేయం..

మహిళలు స్వయం ఉపాధి పొంది, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ ధ్యేయం. డ్వాక్రా బజార్ల ఏర్పాటుతో వారు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కలుగుతుంది.
– డాక్టర్ విద్యాసాగర్, డీఆర్‌డీఏ పీడీ



గుంటూరు పచ్చళ్లు

- పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి గ్రూప్ అగరబత్తీలు.
- పాతపట్నం బెడ్స్ సంస్థకు చెందిన గృహ అలంకరణ మొక్కలు
- బూర్జ మండలం మామిడివలసకు చెందిన తేనె, చిరుధాన్యాలు
- మందస కొయ్యబొమ్మలు
- వజ్రపుకొత్తూరు ఆర్‌సీపీ మార్టులు
- పలాస జీడిపప్పు..వంగర మాప్‌స్టిక్స్
- ఎస్‌ఎంపురం నెయ్యి చక్రాలు

బాబ్జీ భూదందాకు చెక్

- కృష్ణబంద చెరువు కబ్జాపై అధికారుల కొరడా
- రికార్డుల్లో బాబ్జీ ఖాతా నుంచి తొలగింపు
- 3.11 ఎకరాల చెరువును కాపాడిన వైనం



రోడ్డు పక్క చెరువు భూమి అక్రమణ

సాక్షి ఎఫెక్ట్

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ ధనలక్ష్మీ భర్త చౌదరి నారాయణమూర్తి బాబ్జీ(చౌదరి బాబ్జీ) భూదందాపై అధికారులు కొరడా ఝులిపించారు. ఎస్‌ఎంపురం గ్రామానికి వెళ్లే దారిలో ఆక్రమణను గుర్తించి, కబ్జా చేసిన చెరువు వివరాలను చౌదరి బాబ్జీ ఖాతా నుంచి తొలగించారు. సుమారు 3.11 ఎకరాల చెరువును కాపాడారు. అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చని బాబ్జీకి తెలియజేసినట్టు సమాచారం.

టీడీపీ హయాంలో రికార్డుల మార్పు..!

ఎచ్చెర్ల పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఎస్‌ఎంపురం వెళ్లే దారిలో ఉన్న కృష్ణ బంద చెరువు ఆక్రమణకు గురైంది. దాంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్ కూడా వేస్తున్నారు. ఇది పూర్తిగా చెరువు అని, ఆక్రమించి చదును చేశారని ఆ మధ్య ఆరోపణలొచ్చాయి. ఇదే విషయమై 'సాక్షి' లో నవంబర్ 17న 'బాబ్జీ భూబాగోతం' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించాక అది పూర్తిగా ఆక్రమణేనని అధికారులు నిర్ధారణకొచ్చారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పుడా చెరువును మార్క్ చేసి.. చౌదరి బాబ్జీకి చెందిన రికార్డుల నుంచి తొలగించారు. దాదాపు 3.11ఎకరాల భూమిని కాపాడారు. 2016లో ఈ చెరువుకు సంబంధించి రికార్డుల మార్పు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అంటే టీడీపీ పాలనలోనే రికార్డుల మార్పిడి జరిగింది. ఇదే రకంగా ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలో సర్వే నంబర్ 112లో ఉన్న కొండలో కొంత భాగాన్ని కూడా సబ్ డివిజన్‌గా చేసినట్టుగా చూపించి, సర్వే నంబర్ 638లో 4.35 ఎకరాలకు చౌదరి బాబ్జీ అక్రమంగా పట్టా సంపాదించారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. తహసీల్దార్ సైతం ఫేక్ పట్టాలని ధ్రువీకరించారు. జేసీ కోర్టులో ఇప్పుడా వ్యవహారం ఉంది. మొత్తానికి టీడీపీ హయాంలో భూ రికార్డులు ఏ స్థాయిలో మార్పు చేశారన్నది తాజా వ్యవహారంతో స్పష్టమవుతోంది.

తొలగించాం

ఇప్పటికే భూ రీ సర్వే జరిగింది. అందులో అది పక్కా చెరువు అని తేలింది. రికార్డు స్వచ్ఛీకరణ జరుగుతోంది. వెబ్‌ల్యాండ్–1లో చౌదరి నారాయణమూర్తి పేరున కన్పిస్తుండటంతో తొలగించాం. చెరువుగా మార్పు చేశాం.
– ఎం.నవీన్, జాయింట్ కలెక్టర్, శ్రీకాకుళం



'సాక్షి'లో ప్రచురితమైన కథనం

సీఎం ఓఎస్డీ పేరుతో మోసాలు

- తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏనంటూ బెదిరింపులు
- వెలుగు చూసిన యవ్వారిపేటకు చెందిన నాగరాజు బాగోతం
- కార్పొరేట్ కంపెనీల నుంచి డబ్బుల వసూలు
- టెక్కలిలో గంజాయితో పట్టుబడటంతో బయటపడిన మోసం
- అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ రాధిక వెల్లడి



నాగరాజు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఏపీ సీఎం ఓఎస్డీ కె.నాగేశ్వరరెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏనంటూ దేశంలో వివిధ కార్పొరేట్ కంపెనీ కార్యాలయాలకు ఫోన్ చేసి వర్ధమాన రంజీ క్రికెట్ ఆటగాళ్లకు క్రికెట్ కిట్ల కోసమని నమ్మబలికి నగదు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్న పోలాకి మండలం యవ్వారిపేటకు చెందిన బుడుమూరు నాగరాజును టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జాతీయ రహదారి మీద స్కూటీపై అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన నాగరాజును విచారించగా మొత్తం నేరాల చిట్టా వెలుగులోకి వచ్చింది. చెడు వ్యసనాలకు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఎలాగైనా అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.

మోసాలు ఇలా..

ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్ ద్వారా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, వాటి సీఈఓ, మేనేజర్ల ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్లు సేకరించి, ఏపీ సీఎం ఓఎస్డీ కె.నాగేశ్వరరెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏ పేరుతో నేరుగా ఫోన్ చేసి, లక్షలాది రూపాయలను తనకు సంబంధించి అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నాడు. ఇప్పటికే నాగరాజుపై ఆంధ్రప్రదేశ్‌లో 15 కేసులు, తెలంగాణలో 10 కేసులు నమోదయ్యాయి. గతేడాది నాటుసారా తరలిస్తూ పట్టుబడ్డ కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై వచ్చాక కూడా మోసాలకు పాల్పడుతూనే ఉన్నాడు. తాజాగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాక విచారించగా తాజాగా మోసాలన్నీ బయటపడ్డాయి. దీంతో ఆయన్ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు ఎస్పీ రాధిక ప్రకటించారు. ఇటువంటి మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల కార్పొరేట్ కంపెనీలు, యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ నమ్మి నగదు బదిలీ చేయవద్దని హితవుపలికారు. ఎవరికైనా ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే స్థానిక పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

రూ.5.50 కోట్లతో బీచ్‌కు పూర్వ వైభవం

- డ్రెడ్జింగ్ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు



పనులు ప్రారంభిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

గార: బీచ్‌కు ఆరు నెలల్లో పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం గార మండలం కె.మత్స్యలేశం పరిధిలోని బీచ్‌లో గతంలో కోతకు గురైన ప్రాంతంలో రూ.5.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డ్రెడ్జింగ్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది గ్రోయిన్ల నిర్మాణానికి రూ. 2 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. డ్రెడ్జింగ్‌లో భాగంగా కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను రీఫిల్ చేస్తారని చెప్పారు. గోదావరి నది వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ తరహా పనులు జరిగాయని పేర్కొన్నారు. ఆరు నెలల్లో పనులు పూర్తి కావాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ సుగుణాకరరావు, ఎంపీపీ గొండు రఘురామ్, సర్పంచ్ బి.లలిత ఎర్రన్న, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణమూర్తి, కన్వీనర్ పీస శ్రీహరిరావు, వైస్ ఎంపీపీ రామకృష్ణ, మార్పు పృథ్వీరాజ్, శిమ్మ ధర్మరాజు, కెప్టెన్ ఎర్రన్న, ఎంపీటీసీ చంద్రమతి, పప్పు పోలీసు, ఉదయభాస్కరరావు, అప్పలరాజు, వంశధార ఎస్ఈ డోల తిరుమలరావు, డీఈ మురళీ మోహనరావు, జేఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

జాబ్‌మేళా రేపు

ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఈ నెల 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సీడాప్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి పి.బి.సాయిశ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు, 10వ తరగతి నుంచి పీజీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు 83176 52552, 91824 46325 నంబర్లను గానీ, ఏపీఎస్ఎస్‌డీసీ.ఇన్ వెబ్‌సైట్‌లో గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

గిరిపుత్రులతో మమేకమై..



పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి బుధవారం హిరమండలంలోని పలు గిరిజన గూడల్లో పర్యటించారు. రోజంతా గిరిజనులతోనే మమేకమయ్యారు. స్థానిక మహిళలతో కలిసే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేశారు. బాంద్రగూడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చిన్నారులకు స్వయంగా జగనన్న గోరుముద్ద తినిపించారు. అనంతరం మర్రిగూడ, పెద్దగూడ, బాంద్రమానుగూడ, కొండూరు, గేసరిగూడ, చీడిమానుగూడ, బలదగూడ, గొలుసుమానుగూడ, పాంద్రగూడ, బంగారుగూడ గిరిజన గూడల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. – హిరమండలం/ఎల్.ఎన్.పేట

జగనన్న పాలనలోనే ఉద్దానం అభ్యున్నతి

- మంత్రి సీదిరి అప్పలరాజు



వైఎస్సార్, జుత్తు జగన్నాయకుల విగ్రహాలను ఆవిష్కరిస్తున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

మందస: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఉద్దాన ప్రాంతం ఉద్యానవనంగా మారుతోందని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండలం భేతాళపురంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఉద్దానం సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. కిడ్నీ సమస్యకు కారణంగా భావిస్తున్న తాగునీటిని శుద్ధజలంగా అందిస్తున్నామన్నారు. రహదారులు, భవనాలు, బ్రిడ్జిలు ఇప్పటికే నిర్మించామని చెప్పాన్నారు. భేతాళపురానికి చెందిన తాడాల అప్పలస్వామి స్థలాన్ని దానం చేయగా.. అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విరాళాలతో నిర్మించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంతో పాటు దివంగత ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకుల విగ్రహాలను మంత్రి అప్పలరాజు ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం బోర్డు మెంబరుగా నియమితులైన బత్తిని లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ దానయ్య, అగ్గున్న సూర్యారావు, జెడ్పీటీసీ సవర చంద్రమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, బాలిగాం పీఏసీఎస్ చైర్మన్ సాద్ర ఢిల్లేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ జిల్లా అధ్యక్షుడు మడియా రామకృష్ణ, భేతాళపురం సర్పంచ్ మామిడి సింహాద్రి, ఇరిగేషన్ డైరక్టర్ మల్లా రవికుమార్, సొండిపూడి క్లస్టర్ ఇన్‌చార్జి బాడ జగన్నాయకులు, యూడీఎఫ్‌ప్రతినిధులు, ఉద్దాన ఉపాధ్యాయ వేదిక ప్రతినిధులు, ఉద్దాన రైతాంగ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

టైమ్ దాటితే ఫైన్

జిల్లా కేంద్రంలోని జీటీ రోడ్డులో సెంటర్ పార్కింగ్‌లో ఉన్న కొన్ని వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీయడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇదేంటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇక్కడి షాపింగ్‌మాల్స్‌కు చెందిన యజమానులు, సిబ్బంది తమ ప్రైవేటు పార్కింగ్ ఏరియాలో కాకుండా సెంట్రల్ పార్కింగ్‌లో వాహనాలు ఉంచుతున్నారు. దీంతో కొనుగోలుదారులు పార్కింగ్ చేసేందుకు ఖాళీ స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఎస్పీ జి.ఆర్.రాధిక, పట్టణ ట్రాఫిక్ డీఎస్పీ సీహెచ్‌వీవీ ప్రసాదరావు ప్రత్యేకంగా దృష్టి సారించి సిబ్బందిని అలర్ట్ చేశారు. బుధవారం రాత్రి సెంటర్‌పార్కింగ్‌లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వారి వాహనాలను ట్రైల్ పార్ట్ కింద ముందుగా ఫొటోలు తీశారు. ఇకపై ఏ వాహనమైనా ఎనిమిది గంటలకు మించి సెంటర్ పార్కింగ్‌లో ఉంటే అపరాధ రుసుం విధించి స్టేషన్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు.
– శ్రీకాకుళం క్రైమ్



షాపింగ్‌కాంప్లెక్సు సిబ్బంది వాహనాలను ఫొటో తీస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ లక్ష్మణరావు

క్లుప్తంగా

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి



కూరగాయల సాగును పరిశీలిస్తున్న అధికారులు

ఎచ్చెర్ల క్యాంపస్: ప్రకృతి వ్యవసాయంపై విస్తత ప్రచారం చేయడంతోపాటు రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నార్త్ జోన్ రీజనల్ అధికారి హేమసుందర్ అన్నారు. దోమాం పంచాయతీ ఎస్ఎంపురంపేట (మెట్టపేట) గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగును బుధవారం పరిశీలించారు. కూరగాయల్లో అంతర పంటలు సాగు చేస్తున్న రైతులను అభినందించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ పి.రేవతి, డీఆర్పీ శ్రీనివాస్, లీడ్ ఫార్మర్లు మెట్ట ధనుంజయరావు, సువ్వారి సన్యాసిరావు పాల్గొన్నారు.

బాలల హక్కుల పరిరక్షణతో సమాజ ప్రగతి



వీసీ వెంకటరావుతో భేటీ అయిన సీతారాం తదితరులు

ఎచ్చెర్ల క్యాంపస్/ శ్రీకాకుళం అర్బన్: బాలల హక్కుల పరిరక్షణతో సమాజ ప్రగతి సాధ్యమని బీఆర్ఏయూ వీసీ నిమ్మ వెంకటరావు అన్నారు. పీఎన్ కాలనీలోని వీసీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాంతో బుధవారం భేటీ అయ్యారు. విశ్వవిద్యాలయాల నుంచి మేధావుల సూచనలు అవసరమని ఈ సందర్భంగా సీతారాం అన్నారు. భవిష్యత్‌లో వర్సిటీల్లో సదస్సులు నిర్వహించి సూచనలు తీసుకుంటామన్నారు. వీసీ మాట్లాడుతూ.. బాలలకు విద్య, వైద్యం వంటివి అందాలన్నారు. చదువులో విద్యార్థుల డ్రా ఫౌట్స్ ఉండకుండా చర్యలు అవసరమన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య



క్లూస్‌టీంతో కలిసి మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై రాము

కవిటి: మర్రిచెట్టుకు ఉరిపోసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆర్.భైరిపురం శివార్లలోని ఊరి చెరువు సమీపంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం పశువుల్ని మేతకు తీశెళ్లిన స్థానికులు చెట్టుకు వేళాడుతున్న మృతదేహాన్ని చూసి గ్రామ వీఆర్వో ఢిల్లేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కవిటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కె.రాము సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. స్థానికంగా విచారణ చేసినప్పటికీ మృతుడు ఈ ప్రాంత్రానికి చెందిన వ్యక్తి కాదని తెలపడంతో క్లూస్‌టీంను రంగంలోకి దింపారు. గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకున్న తీరును పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుని వివరాల కోసం ఒడిశా పోలీసులకు కవిటి ఎస్సై సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి భద్రపరిచామని.. వీఆర్వో ఫిర్యాదు మేరకు ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.

ఖాతాలు ఖాళీ!



హిరమండలం స్టేట్‌బ్యాంక్ కార్యాలయం

- బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు మాయం
- లబోదిబోమంటున్న బాధితులు
- పోలీసులను ఆశ్రయిస్తున్న వైనం

హిరమండలం: బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు మాయమవుతోంది. దీంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఈ తరహా దోపిడీ మరీ ఎక్కువైంది.

- తన బ్యాంక్ ఖాతా నుంచి రోజుకు రూ.10 వేల చొప్పున మాయమైందని హిరమండలం మేజర్ పంచాయతీ సుభలాయ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన లంక రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లో రోజుకు రూ.10 వేల చొప్పున, మరో నాలుగు రోజులు రూ. రెండు వేల చొప్పున.. మొత్తం రూ.78 వేలు మాయమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
- భగీరథపురం గ్రామానికి చెందిన సుజాత కూడా తన ఖాతా నుంచి రూ.80 వేలు మాయమైనట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.
- హిరమండలం మండల కేంద్రానికి చెందిన సింహాద్రి రమేష్ ఖాతా నుంచి రూ.40 వేలు, అతని భార్య బేబి రాణి ఖాతా నుంచి రూ.40 వేలు మాయమైంది. అలాగే లాడి భాస్కరరావు అకౌంటు నుంచి రూ.30 వేలు, సుభలయకు చెందిన షావుకారి రమణయ్య ఖాతా నుంచి రూ. 40 వేలు, పాడలి ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన బర్రి షణ్ముఖరావు ఖాతా నుంచి రూ.30 వేలు నగదు మాయం కావడంతో వీరు కూడా హిరమండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా భూ రిజిస్ట్రేషన్లు (బీసీ సెంటర్), నగదు విత్ డ్రా చేసే సమయంలో బయోమెట్రిక్ వేసిన వారే బాధితులుగా వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని చాలామంది నిరుపేదలు నగదు కోల్పోయారు.


వేలిముద్రల ఆధారంగా..

ఇంతవరకూ ఖాతాదారుల పాస్ వర్డ్, ఫోన్‌లో ఓటీపీ చెబితే మోసపోయేవాళ్లే ఎక్కువ మంది ఉండే వారు. అయితే ప్రస్తుతం వేలిముద్రల ఆధారంగా నగదు మాయం చేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఈ పరిస్థితి ఒక్క హిరమండలం మండలానికే పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో ఉంది. కవిటి, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో లక్షలాది రూపాయలను సైబర్ నేరగాళ్లు ఇదే విధంగా కొల్లగొట్టారు. ఆధార్ సంఖ్య, వేలిముద్రల ఆధారంగా ఖాతాల్లో ఉన్న నగదు మాయం చేస్తున్నట్టు బ్యాంక్ అధికారులు, నిపుణులు గుర్తించారు. ఖాతా నుంచి డబ్బు అక్రమ మార్గంలో తీస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తి ఫోన్‌కు మెసేజ్ వస్తుండడంతో ఆందోళన చెందుతుండగా.. మరికొందరు ఏటీఎంకి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేస్తున్నప్పుడు నగదు మాయమైన విషయాన్ని గమనించి కంగుతింటున్నారు. ఇలా మోసపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తమ డబ్బు బ్యాంకులో క్షేమంగా ఉంటుందని భావించే వారు చాలామంది ఉంటారు.

వీరి ఖాతాల నుంచే..

ప్రధానంగా సంక్షేమ పథకాలు, సెల్ సిమ్ కార్డులు, భూ క్రయవిక్రయాల కోసం బయోమెట్రిక్ వేసిన వారే ఇలా మోసపోయిన వారిలో ఎక్కువమంది ఉన్నారు. వారి వేలిముద్రలు, ఆధార్ క్రమసంఖ్యను గమనిస్తున్న సైబర్ నేరగాళ్లు అకౌంట్‌ను హ్యాక్ చేసి ఖాతా నుంచి నగదును దారి మళ్లిస్తున్నారు. ప్రధానంగా భూ క్రయవిక్రయాలు చేస్తున్న వారినే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక్కో ఖాతా నుంచి రోజుకు కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.20 వేలు మాయం చేస్తున్నారు.

జాగ్రత్తలు అవసరం



బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ఆధార్ వివరాలు ఇవ్వాల్సి వస్తే చివరి నాలుగు అంకెలు మాత్రమే చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ బ్యాంక్ ఖాతాలో నిల్వలను చెక్ చేయాలి. ఒక్కోసారి సెల్‌కు మెసేజ్ ఆలస్యంగా వస్తుంది. మెసేజ్ వచ్చినా.. మోసానికి గురైనట్టు తెలిసినా వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే నేర నియంత్రణకు కొంత అవకాశముంటుంది. పెద్ద మొత్తంలో నగదును బ్యాంక్‌లో దాచుకున్న వారు జాయింట్ అకౌంట్ తీసుకుంటే మంచిది. ఏటీఎం కేంద్రాల్లో నగదు విత్ డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

– జి.నారాయణస్వామి, ఎస్సై హిరమండలం

తక్షణమే ఫిర్యాదు చేయాలి



ఖాతాల నుంచి నగదు పోయినట్లు సందేశం వచ్చినట్‌లెతై తక్షణమే బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడ నుంచి లావాదేవీలు జరిగాయో పరిశీలించి నగదు తిరిగి వచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.

–కొర్ల షన్ముఖరావు,ఎస్‌బిఐ హిరమండలం శాఖ మేనేజర్

న్యాయం చేయాలి



బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతోందని తెలిసి నా ఖాతాను మినీబ్యాంకుకు వెళ్లి తనిఖీ చేయగా రూ.78 వేలు మాయమైంది. దీంతో స్థానిక బ్యాంకు మేనేజర్, పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాలాగే చాలా మంది నగదు మాయమైనట్టు తెలిసింది. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించి నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలి.

– లంక రామారావు, సుభలయ ఆర్అండ్ఆర్ కాలనీ

ప్రజల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం



ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పింఛన్‌దారులతో కలిసి క్షీరాభిషేకం చేస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

- స్పీకర్ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస: ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస పట్టణంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్ పింఛన్ వారోత్సవాల్లో భాగంగా పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. తొలుత పింఛన్‌దారులతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాలు హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసేందుకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజా సంకల్పపాదయాత్రలో అట్టడుగు వర్గాల ప్రజానీకం కష్టాలను కళ్లారా చూసి చలించిపోయిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల సంక్షేమం కోసం ఆలోచించారన్నారు. ఆమదాలవలస మండలం, మున్సిపాలిటీ పరిధిలో 337 మందికి నూతన పింఛన్లను రూ.2,750 చొప్పున లబ్ధిదారులకు అందజేశామన్నారు. అవ్వాతాతలకు అండగా వైఎస్సార్ పింఛన్ కానుక అమలు చేస్తూ ముఖ్యమంత్రి పేదల హృదయాల్లో నిలిచి ఉన్నారన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆయనకు రానున్న ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో రేణుక, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, తొగరాం సర్పంచ్ తమ్మినేని వాణీసీతారాం, ఆమదాలవలస జెడ్పీటీసీ సభ్యుడు బెండి గోవిందరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, డీసీఎంఎస్ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామమూర్తి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, మాజీ వైస్‌ఫ్లోర్ లీడర్ ఎ.ఉమామహేశ్వరరావు, నాయకులు బోర చిన్నంనాయుడు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించని రైస్‌మిల్లుల సీజ్



మిల్లును సీజ్ చేస్తున్న అధికారులు

మందస: ప్రభుత్వ విధి, విధానాలకు సహకరించని రైస్ మిల్లలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కళాసీలతో సమస్య తలెత్తుతోందనే నెపంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయని నాలుగు మిల్లలను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌కుమార్ బుధవారం సీజ్ చేశారు. మందస మండలంలోని భైరిసారంగపురం పంచాయతీలో రాధాకృష్ణపురం, సిద్ధిగాం పంచాయతీల్లో పలు రైస్ మిల్లులున్నాయి. గత కొద్ది రోజులుగా మిల్లర్లు, కళాసీల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారం కావడంలేదు. అయినప్పటికీ, మిల్లర్లు ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అమ్ముతున్న ధాన్యాన్ని మాత్రం కొనడంలేదు. దీంతో రైతులు పలాస, సోంపేట ప్రాంతాలకు ధాన్యాన్ని తీసుకెళ్లి నష్టపోతున్నారు. ఇటీవల జిల్లా అధికారులు మిల్లర్లు, కళాసీలతో చర్చలు కూడా జరిపారు. కానీ, మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదు. సమస్య తీవ్రత ఎక్కువ కావడంతో రైతుల కష్టాలు ఎక్కువయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులకు ధాన్యం కొనుగోలు సమస్యను వివరించారు. చివరకు జేసీ కలుగజేసుకుని బుధవారం సాయంత్రం పలాస ఆర్డీవో తమరాల సీతారామమూర్తి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రమణ, మందస తహసీల్దార్ బడే పాపారావులతో రాధాకృష్ణపురం సమీపంలోని మిల్లుల వద్దకు చేరుకొని పరిశీలించారు. శ్రీసత్యసాయి మోడరన్ రైస్‌మిల్లు, శ్రీవాసుదేవ మోడరన్ రైస్‌మిల్లు, శ్రీసాయికమల్ మోడరన్ రైస్‌మిల్లు, శ్రీవెంకటేశ్వర రైస్‌మిల్లులను సీజ్ చేశారు. అధికారికంగా సీల్ వేసి విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. కాగా సమస్య పరిష్కరించాలని పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు చింతాడ గణపతి జేసీని కలిసి మిల్లర్ల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఆర్బీకేల ద్వారా కాకుండా తక్కువ ధరకు ధాన్యాన్ని అడుగుతున్నారని ఆరోపించారు. బ్యాంక్ గ్యారంటీ కట్టకపోవడంతో ఇంత వరకు ఆర్బీకేలు ఒక్క బస్తా కొనుగోలు చేయలేదని జేసీ దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 80 వేల బస్తాల నిలువ చేసే సామర్థ్యం నాలుగు మిల్లులకు ఉన్నప్పటికీ, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. ఇదిలా ఉండగా మిల్లు సీజ్ వ్యవహారాన్ని అధికారులు బుధవారం రాత్రి పూర్తి చేశారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ ఎం.నళిని, డీటీ సంతోష్‌కుమార్, విద్యుత్‌శాఖ ఏఈ ఎల్.యోగి, ఎంఆర్ఐ సవర చిన్నారావు, బీఎస్‌పురం, సిద్ధిగాం, సొండిపూడి, చీపి, నర్సింగపురం వీఆర్వోలు భవాని, సింహాద్రి, కావ్య, మోహనరావు, గౌరి, సిద్ధిగాం సర్పంచ్ గున్న రమణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్ట షణ్ముఖరావు, వల్లభ అశోక్, రైతులు, ప్రజా సంఘాలు, కళాసీ యూనియన్ నాయకులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం



మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై లావణ్య

సారవకోట: వడ్డినవలస గ్రామానికి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సారవకోట మండలం బెజ్జి గ్రామానికి చెందిన బలగ ఉమ (50) మృతి చెందింది. ఈమె సీపాన వెంకటరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై తిలారు నుంచి బెజ్జి గ్రామం వెళ్తుండగా వడ్డినవలస సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడి పోవడంతో ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ఉమ మృతి చెందగా.. వాహనాన్ని నడుపుతున్న వెంకటరావుకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని 108 వాహనంలో శ్రీకాకుళం తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్సై బి.లావణ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సీపాన వెంకటరావు నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాన్ని నడపడం వలన తన సోదరి మృతి చెందిందని మృతురాలి సోదరుడైన కూన వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం ఉమ మృతదేహాన్ని పాతపట్నం ఆస్పత్రికి తరలించారు.

పగడపు దిబ్బల ఏర్పాటుకు స్థల పరిశీలన



స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

రణస్థలం: సముద్ర చేపలకు ఆహారంగా ఉపయోగపడే కృత్రిమ పగడపు దిబ్బలు (అర్టిఫీషియల్ రీఫ్స్) ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేస్తున్నామని స్వామినాథన్ కమిటీ సభ్యుడు వెల్ విజల్ తెలిపారు. అల్లివలస, జీరుపాలెం తీర ప్రాంతాలను మత్స్యశాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వెల్ విజల్ మాట్లాడుతూ.. 2004లో తమిళనాడులో ఏర్పాటు చేసిన రిఫ్స్ విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. మత్స్య సంపదకు సంపూర్ణంగా ఆహారం దొరికేలా రాళ్లకు నాచు ఏర్పడేలా శిలింధ్రాలను ఉత్పత్తి చేసుకునేలా కృత్రిమ పగడపు దిబ్బలను ఏర్పాటు చేస్తామన్నారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ సామాజిక కార్పొరేట్‌లో భాగంగా బాధ్యత ముందుకు వచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. జిల్లా అగ్రికల్చర్, మత్స్యశాఖ చైర్మన్ ఎస్.నేతాజీ, మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ టి.సంతోష్, ఎఫ్‌డీవో గంగాధర్, అసిస్టెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

బులియన్

విశాఖపట్నం	
బంగారం(24సి. 10గ్రా.)	54,930–00
బంగారం(22సి. 10గ్రా.)	50,350–00
వెండి (కిలో)	74,500–00

కోడిగుడ్ల ధరలు

హోల్‌సేల్ ధరలు (100 గుడ్లు)	
విశాఖపట్నం	రూ. 547.00
విజయనగరం	రూ. 551.00
శ్రీకాకుళం	రూ. 551.00

చికెన్

బ్రాయిలర్

లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
₹128	₹226	₹ 236

టీడీపీ మాజీ సర్పంచ్‌లకు పింఛన్ అందజేత



కాశీవిశ్వనాథానికి పింఛన్ అందజేస్తున్న వాణీసీతారాం



లావేరుమాజీ సర్పంచ్ మజ్జి సత్యంకు పింఛన్ అందజేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్

ఆమదాలవలస రూరల్: రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమని తొగరాం సర్పంచ్, స్పీకర్ సతీమణి తమ్మినేని వాణీ సీతారాం అన్నారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెలమాం పంచాయతీ మాజీ సర్పంచ్, టీడీపీ మద్దతుదారుడైన బెండి కాశీవిశ్వనాథ్‌కు మంజూరైన వృద్ధాప్య పింఛన్‌ను ఆమె అందజేశారు. ఈయన నాలుగుసార్లు సర్పంచ్‌గా పని చేశారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా టీడీపీ మాజీ సర్పంచ్‌కు పింఛన్ అందజేత

లావేరు: గుమడాం పంచాయతీ మాజీ సర్పంచ్, నాగంపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మజ్జి సత్యంకు వృద్ధాప్య పింఛన్ మంజూరైంది. దీంతో లావేరు మండల కేంద్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అతనికి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా సంక్షేమాన్ని చేరువ చేస్తున్నారని చెప్పేందుకు టీడీపీ మాజీ సర్పంచ్‌కు పింఛన్ మంజూరు చేయడమే నిదర్శనమన్నారు. టీడీపీ పాలనలో మాత్రం వైఎస్సార్‌సీపీకి చెందిన వారికి పింఛన్లు మంజూరు చేసే వారు కాదన్నారు.

కేజీబీవీ ఉపాధ్యాయినికి సావిత్రిబాయి పూలే అవార్డు



లలితారెడ్డి

జి.సిగడాం: స్థానిక కేజీబీవీలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న లలితారెడ్డికి సావిత్రిబాయి పూలే అవార్డు దక్కింది. పూలే జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో బీసీ మహిళాసంఘం ఆధ్వర్యంలో ఈ నెల మూడో తేదీన నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేశారు. హరివిల్లు, కవితా పుష్పమాలికలు, లలితాకథాసాగరం పుస్తకాలను లలితారెడ్డి రచించారు. అంబేడ్కర్ రత్న పురస్కారం, జ్ఞానోత్సపురస్కారం, ఉగాది పురస్కారం, సెట్‌శ్రీ పురస్కారంతో పాటు మరెన్నో అవార్డులు పొందారు. ఈమెకు అవార్డు రావడంపై ఎంఈవో అరసాడ రవి, కేజీబీవీ ప్రిన్సిపాల్ దాసరి ఉషారత్నకుమారి, తెలుగు రచయితల వేదిక అధ్యక్ష, కార్యదర్శులు, ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్‌వీ రమణమూర్తి, నామ విజ్ఞానవేత్త వాండ్రంగి కొండలరావు అభినందించారు.

విభిన్న ప్రతిభావంతులకు 30 వేల పింఛన్లు

- డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్
- ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి



బ్రెయిలీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న అధికారులు

శ్రీకాకుళం పాతబస్టాండ్: విభిన్న ప్రతిభావంతులకు జిల్లాలో సుమారు 30 వేల పింఛన్లు అందజేస్తున్నట్టు డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్ చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన విభిన్న ప్రతిభావంతులకు పింఛన్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ట్రై సైకిళ్లు అడిగిన వెంటనే అందజేస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కిరణ్ మాట్లాడుతూ.. లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు 239 ఉద్యోగాలు కేటాయించామన్నారు. 39 మందికి ల్యాప్‌టాప్‌లు, 800 బస్ పాస్‌ల అందించామన్నారు. వీరికి కోసం ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించామన్నారు. జిల్లాలో బ్లైండ్ స్కూల్ ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నట్టు పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు రంగారావు మాట్లాడుతూ.. లూయిస్ బ్రెయిలీ అంధుల ఆశాజ్యోతి అని కొనియాడారు. లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బ్రెయిలీ లిపిలో చదువుకుంటామంటే తనవంతు సహకారం అందిస్తామన్నారు. జిల్లాకు ఒక బ్లైండ్ స్కూల్ అవసరమని విభిన్న ప్రతిభావంతులు కోరారు. విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ అధ్యక్షుడు అప్పలనాయుడు, వీహెచ్ విద్యార్థిని యశోధ, శ్రీనివాసరావు తదితరులు పాటలతో అలరించారు. తొలుత లూయిస్ బ్రెయిలీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్రెయిలీ క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం దివ్యాంగులతో కలిసిన అధికారులు సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీనివాసరావు, సెట్‌శ్రీ సీఈవో ప్రసాదరావు, నెహ్రూ యువ కేంద్రం అధికారి శ్రీనివాసరావు, పర్యాటక అధికారి నారాయణరావు పాల్గొన్నారు.